సాక్షి
కాకినాడ
శుక్రవారం । 11 । ఆగస్టు । 2023



వెండి పంచాయుధాలు సమర్పణ

అన్నవరం: సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి శ్రీనివాస్ (హైదరాబాద్) రూ.లక్ష విలువ చేసే వెండి పంచాయుదాలు, వెండి చెంబును గురువారం అందచేశారు.



నిత్యాన్నదాన భవన నిర్మాణానికి విరాళం

ఆత్రేయపురం: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిత్యాన్నదాన భవన నిర్మాణానికి జీఎస్‌వీ ప్రసాద్, మాధవి దంపతులు (జగ్గంపేట) రూ.1,01,116 విరాళం అందించారు.

డెల్టాలకు 15 వేల క్యూసెక్కులు



ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గురువారం డెల్టా కాలువలకు 15 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,900, మధ్య డెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 7,500 క్యూసెక్కులు వదిలారు. బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.30 అడుగులకు చేరింది.

న్యూస్‌రీల్

మంత్రి రాజాకు ప్రముఖుల పరామర్శ



సత్యనారాయణమ్మ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు

తుని: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజాను పలువురు ప్రముఖులు పరామర్శించారు. మంత్రి రాజా మాతృమూర్తి సత్యనారాయణమ్మ ఇటీవల స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. కాగా గురువారం తుని మండలం ఎస్.అన్నవరంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు మంత్రి మాతృమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి రాజా, సత్యనారాయణమ్మ భర్త శంకర్రావును పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు మంత్రి రాజాను పరామర్శించారు.

లింక్ రోడ్ నిర్మాణానికి అనుమతి



రెండో ఘాట్ రోడ్ వరకు కొండ చదును పనులు

అన్నవరం: రత్నగిరిపై వాహనాల ట్రాఫిక్ నియంత్రించేందుకు పాత సీఆర్వో కార్యాలయం వెనుక నుంచి రెండో ఘాట్‌రోడ్ మూడో మలుపు వరకు రూ.1.40 కోట్లువ్యయంతో 400 మీటర్లు పొడవునా బీటీ రోడ్ వేయనున్నారు. ఇందుకు దేవదాయశాఖ కమిషనర్ పరిపాలనా అనుమతి ఇచ్చినట్లు దేవస్థానం ఈఓ చంద్రశేఖర అజాద్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఈ రోడ్డు వేసేందుకు 30 అడుగుల వెడల్పున కొండ ప్రాంతాన్ని చదును చేసినట్లు తెలిపారు. రూ.1.40 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మించేందుకు గత నెల 28న దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి మూడు నెలల్లో ఈ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

20లోగా ఇంటింటి తనిఖీ పూర్తిచేయాలి

కాకినాడ సిటీ: ఈ నెల 20వ తేదీలోగా ఓటర్ల జాబితా ఇంటింటి తనిఖీ పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి నుంచి అన్ని జిల్లా కలెక్టర్, ఈఆర్వోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్ నుంచి కృతికా శుక్లా, డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, ఈఆర్వోలతో హాజరయ్యారు. అనంతరం అధికారులతో సమీక్షిస్తూ ఇప్పటి వరకు జిల్లాలో 58.15 శాతం మేర ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయినందున ఈనెల 20వ తేదీలోగా 100 శాతం ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈఆర్వోలు, ఏఈఆర్వోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సూపర్‌వైజరీ చెక్ సరైన విధంగా ఉండేలా చూడాలని స్పష్టం పచేశారు. అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. బీఎల్వోలు చేపట్టిన ఇంటింటి తనిఖీ ప్రక్రియ పురోగతిని ఎస్ఈసీ మీనా అడిగి తెలుసుకున్నారు.

సంతృప్తికరంగా ఫ్యామిలీ డాక్టర్ సేవలు

కాకినాడ సిటీ: జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందుతున్నాయని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. , ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోనేలా జనజాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి గురువారం అమరావతి నుంచి కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ఆమె వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో పాల్గొన్నారు. తర్వాత అధికారులతో సమావేశమయ్యారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులు, గర్భిణులు రక్తహీనతను అధిగమించేందుకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా మహిళాభివృద్ధి శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

వర్మ సమర్పించు.. ఇదేం.. బిల్డప్



- పిఠాపురంలో టీడీపీ నేత వర్మ కుట్ర రాజకీయాలు
- అభివృద్ధి పనులపై ముందస్తు సమాచారంతో డ్రామాలు
- వినూత్న నిరసనలతో అభాసుపాలవుతున్న వైనం
- ప్రజా క్షేత్రంలో ఫలించని కుతంత్రాలు

సాక్షిప్రతినిధి,కాకినాడ: వాస్తవాలను వక్రీకరించి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు టీడీపీ నాయకులు. ఎన్నికలు దగ్గరపడుతుంటడంతో నిరసన డ్రామాలతో పబ్బం గడుపుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మ ఈ విషయంలో ఓవర్ యాక్షన్ చేసి ప్రజల్లో అభాసుపాలవుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే తానే ప్రజల తరఫున పోరాటం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు.

టిడ్కో బిల్డప్



కాలువలో తీస్తున్న పూడికతీత

టీడీపీ హయాంలో మొదలుపెట్టిన టిడ్కో ఇళ్లను ఐదేళ్ల పాటు గాలికొదిలేశారు. పిఠాపురం గోర్స రైల్వే గేట్ వద్ద ఆ పార్టీ విడిచిపెట్టేసిన 864 టిడ్కో ఇళ్ల నిర్మాణ బాధ్యతను జగన్ ప్రభుత్వం తీసుకుంది. రూ.57 కోట్ల వ్యయంతో పూర్తి చేసింది. పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించింది. జూన్ 8న లబ్ధిదారులకు అందజేసింది. ఫ్లాట్ల అప్పగింత ఏర్పాట్లను పసిగట్టిన వర్మ కొత్త డ్రామాకు తెర లేపారు. వారం ముందు నుంచి ఈ ఇళ్ల లబ్ధిదారులకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. పంపిణీ ఏర్పాట్లు చివరి దశలో ఉండగా వర్మ చేపట్టిన ఆందోళన చూసి లబ్ధిదారులే నవ్వుకున్నారు. ఫ్లాట్లు అప్పగిస్తే ఇది తన క్రెడిట్‌గా చెప్పుకోవాలనే ఆయన తాపత్రయం అపహాస్యంపాలైంది.

రాజకీయ ‘బురద’

తాజాగా వర్మ ఇక్కడి పురపాలక సంఘంలో బురద రాజకీయాన్ని భుజాన వేసుకున్నారు. మురికి కాలువల అభివృద్ధి పనులు ఒక పక్క యుద్ధప్రాతిపదికన జరుగుతుంటే విమర్శల దాడికి దిగారు. ఈదుల చేను కాలువ, కొత్త కాలువ, చెరుకుల కాలువ మొగలు పలు వీధుల గుండా ప్రవహిస్తుంటాయి. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఇటీవలే ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆదేశాలతో నీటి పారుదల శాఖ అధికారులు శుభ్రం చేయించారు.

ఈ పనులు కనబడట్లేదా..

- రూ.34 లక్షలతో 2,3,4,5 వార్డుల్లో కరపవారి కాలువ మేజర్ ఔట్‌పాల్ డ్రెయిన్ అభివృద్ధి
- అదే కాలువలో రూ.27 లక్షలతో పనులకు సాంకేతిక అనుమతులు
- మేకావారివీధిలో రూ.4.95 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి శ్రీకారం.
- చిట్టోడితోటలో రూ.3.60 లక్షలతో కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభం.
- వీధి కాలువ వద్ద కల్వర్టు నిర్మాణానికి రూ.1.80 లక్షలు కేటాయింపు.
- రూ.1.60 లక్షలతో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కల్వర్టు నిర్మాణం
- రూ.4.40 లక్షలతో కాలువల్లో సిల్టు తీసేందుకు అనుమతి
- చిట్టోడితోట ప్రాంతంలో సిల్టు తొలగింపు పనులు

ఆక్రమణదారులకు వత్తాసు

గొల్లప్రోలు నగర పంచాయతీ భవన నిర్మాణానికి బజారు ఖాళీ చేయించి ప్రభుత్వ స్థలంలో ప్రత్యామ్నాయం చూపించాలని ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తే టీడీపీ ఆందోళనకు దిగింది. బజారులో దుకాణ స్థలాలన్నీ ఆక్రమణలేనని అధికారులు నిర్ధారించారు. వాటిలో ఆరు టీడీపీ నేతకు చెందినవి. దీంతో ఆక్రమణలకు వత్తాసుగా తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. సాధారణంగా ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఆక్రమిత స్థలాను భేషరతుగా ఖాళీ చేయాలి. కానీ వ్యాపారుల తరఫున న్యాయ పోరాటం చేస్తున్నట్టు వర్మ కలరింగ్ ఇస్తూ పరోక్షంగా తమ పార్టీ నేత దుకాణాలు కాపాడుకునేందుకు ఎత్తుగడ వేశారు.

గతంలో ముక్కు మూసుకున్నారా..

ఇలా పనులు జరుగుతుంటే మురుగు కాలువలను శుభ్రం చేయడం లేదంటూ టీడీపీ నాయకుడు వర్మ నానా యాగీ చేస్తున్నారు. నిరసన పేరిట మున్సిపల్ కార్యాలయం ముందువేసి బురద తీసుకొచ్చి పడేశారు. దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ డ్రెయిన్ పక్కన అరగంట పాటు నిద్ర పేరుతో కుటిల రాజకీయం నడిపారు. 2014 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపల్ ఆఫీసు సమీపాన వర్మ పార్టీ కార్యాలయాన్ని నిర్వహించారు. అప్పుడు ఈ బురద కనిపించ లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.



పిఠాపురం పట్టణం ఈదులచేను కాలువలో పూడిక తీస్తోన్న దృశ్యం

పనులు చేస్తుండగా ఆందోళనలు



పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. కాలువల్లో నీరు ఎక్కువగా ఉండడం వల్ల పనులకు ఆలస్యమవుతోంది. చిట్టోడితోట ప్రాంతంలో ఇప్పటికే సిల్టు తొలగింపు పనులు జరుగుతున్నాయి. ఇన్ని చేస్తున్నా టీడీపీ నేతలు ఆరోపించడం బాధ కలుగుతోంది. మున్సిపాలిటీలో మురికి సమస్యకు రెండు నెలల క్రితం నుంచి చర్యలు తీసుకున్నాం. అనుమతులు రావడం టెండర్లు పిలవడం ఇతరత్రా సాంకేతిక అనుమతులు వంటి వాటి వల్ల కొంత ఆలస్యం అవుతోంది.

– కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ , పిఠాపురం

ఐదేళ్ల పాలనలో కనబడలేదా..



వర్మ ఐదేళ్లు ఎమ్మెల్యేగా పని చేశారు. చెరుకుల కాలువ పక్కనే టీడీపీ కార్యాలయంలో ఉండేవారు. మురికి పొంగి ప్రవహిస్తున్నా ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు హయాంలో పనులు చక్కగా జరుగుతున్నాయి. మురికి కాలువలను గత నెల క్రితమే బాగు చేశారు. పంట కాలువలు కలిసి ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి చెత్త కొట్టుకుని వచ్చి ఇబ్బంది అవుతుంది. కమిషనర్ వచ్చి అ సమస్యను కూడా పరిష్కరించారు.

– పగడాల కనక లింగేశ్వరరావు, బొజ్జావారితోట, పిఠాపురం

ఈఎస్‌ఐ కార్పొరేషన్ ద్వారా వైద్యసేవలు



ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసిన ఎంపీ వంగా గీత

కాకినాడ: వంద పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రికి ఈఎస్‌ఐ కార్పొరేషన్ ద్వారా వైద్యసేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఎంపీ వంగా గీత చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం ఆమె విలేకర్లకు వెల్లడించారు. త్వరలోనే నిర్మాణం పూర్తి చేసుకోనున్న ఈ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్, ఇతర సౌకర్యాల కోసం ఇప్పటికే రూ.15 కోట్లు అదనంగా మంజూరు చేసిందన్నారు. సెప్టెంబర్ చివరికల్లా కార్మికులకు వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. వైద్యులు, సిబ్బంది నియామకం, అవసరమైన మందులు, నిర్వహణ ఎలాంటి అంతరాయం లేకుండా కార్మికులకు నిరంతర వైద్యసేవల బాధ్యతను ఈఎస్‌ఐ కార్పొరేషన్ చేపట్టాల్సిందిగా కేంద్ర కార్మిక శాఖామంత్రి భూపేంద్రయాదవ్‌ను కోరామన్నారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర కార్మికశాఖ, ఈఎస్ఐసీ త్వరితగతిన జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడంతో కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు. ఇందుకు అన్ని విధాలా తోడ్పాటునందించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి భూపతియాదవ్, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ప్రసాద్ స్కీమ్ కోసం సహకరించండి

అన్నవరం ప్రసాద్ స్కీం అమలుకు జీవో త్వరగా విడుదలయ్యేలా సహకరించాలని ఎంపీ వంగా గీత వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత, టూరిజం శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ విజయసాయిరెడ్డిని కోరారు. గురువారం ఆమె ఢిల్లీలో విజయసాయిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి ఇందుకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే లోక్‌సభలో వైఎస్సార్ సీపీ నేత, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మిధున్‌రెడ్డిని కూడా ఆమె కలసి ధన్యవాదాలు చెప్పారు.

సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

సాక్షి అమలాపురం: అమలాపురం మండలం జనుపల్లి బాలయోగి స్టేడియంలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో వేలాది మంది లబ్ధిదారుల సమక్షంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది సున్నా వడ్డీ రాయితీ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం జగన్ వారం రోజుల వ్యవధిలోనే కోనసీమ జిల్లాకు రావడం విశేషం. గోదావరి వరదల వల్ల నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు సీఎం మంగళవారం జిల్లాలోని ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాలలో పర్యటించారు. ఈసారి ఎసున్నా వడ్డీ రాయితీని అందించేందుకు అమలాపురం నియోజకవర్గంలో పర్యటనకు వస్తున్నారు. ఆయన పర్యటన గత నెల 26వ తేదీన జరగాల్సి ఉంది. భారీ వర్షాలు కురవడంతో దీనిని 28వ తేదీకి వాయిదా వేశారు. వర్షాలు తగ్గకపోవడంతో రెండవసారి వాయిదా పడింది. గోదావరికి వరదలు రావడం, జిల్లా యంత్రాంగం సహాయ పునరావాస కార్యక్రమాలలో నిమగ్నం కావడంతో ఆలస్యమైంది.

పర్యటన సాగుతుంది ఇలా..

- 9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.45 గంటలకు అమలాపురంలో ఉన్న పోలీస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు.
- 10.15 నుంచి 10.25 వరకు : అమలాపురం హెలిపాడ్ వద్ద స్థానిక ప్రజా ప్రతినిధులను కలుసుకుంటారు.
- 10.25 గంటలకు : హెలిపాడ్ నుంచి రోడ్డు మార్గంలో 10.40 గంటలకు అమలాపురం రూరల్ మండలం జనుపల్లి గ్రామం స్టేడియంలో ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు.
- 10.40 నుంచి 10.55 వరకు : స్టాల్స్‌ను సందర్శించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం డ్వాక్రా మహిళలతో కలసి ఫొటో సెషన్‌లో పాల్గొంటారు.
- 11.00 నుంచి 11.15 వరకు : ప్రముఖులు మాట్లాడతారు
- 11.15 నుంచి 11.25 వరకు : లబ్ధిదారులతో మాటామంతీ
- 11.25 నుంచి 12.05 వరకు : సీఎం జగన్ మోహన్‌రెడ్డి ప్రసంగం
- మధ్యాహ్నం : 12.05 నుంచి 12.10 వరకు : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభిస్తారు.
- 12.20 గంటలకు : సభాస్థలం నుంచి బయలుదేరి 12.30 గంటలకు పోలీస్ గ్రౌండ్ వద్ద ఉన్న హెలిపాడ్‌కు చేరుకుంటారు.
- 12.30 నుంచి 1.00 గంట వరకు : స్థానిక నాయకులను కలుసుకుని చర్చిస్తారు.
- 1.05 గంటలకు : అమలాపురం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
- 2.00 గంటలకు : తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.



సిద్ధమైన సభావేదిక

ఏర్పాట్లు పరిశీలన

సీఎం పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్, సీఎం కార్యక్రమాల కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ నపూర్ అజయ్, ఎస్పీ ఎస్.శ్రీధర్ పరిశీలించారు.

మహిళాసాధికారతే లక్ష్యంగా...

- డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ రాయితీ
- నేడు ఖాతాలకు జమ చేయనున్న సీఎం జగన్
- జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 43,713 మంది
- వడ్డీ మాఫీ సాయం రూ.63.52 కోట్లు



కాకినాడ సిటీ: మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మహిళల ఆర్థిక పరిపుష్టి, స్వయం ఉపాధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీ రుణాలు అందజేస్తున్నారు. ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతోనూ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలకు వైఎస్సార్ సున్నావడ్డీ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా చెల్లిస్తున్న సంఘాలకు వడ్డీ రాయితీని జమ చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా సున్నా వడ్డీ నిధులను మహిళా సంఘాల ఖాతాలకు జమ చేయగా నాలుగో విడత రాయితీ నిధులను విడుదల చేయడానికి అర్హుల జాబితాను జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది.

పథకాన్ని వర్తింపజేసేదిలా..

గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లిస్తున్న సంఘాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం వర్తిస్తుంది.

జిల్లా పరిధిలోని డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు ఈ ఏడాది జనవరి నుంచి కసరత్తు ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపర్చారు. సంఘాలు అప్పు తీసుకున్నన తేదీ, అప్పు మొత్తం, పొదుపు ఖాతా పుస్తకాల నంబర్లు, బ్యాంకు ఐఎఫ్ఎస్‌సీ కోడ్ తదితర వివరాలను మండల స్థాయిలో అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

నియోజకవర్గాల వారీ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులు, నిధులు (రూ. కోట్లలో) ఇలా:

నియోజకవర్గం	లబ్ధిదారులు	మాఫీ వడ్డీ
జగ్గంపేట	5529	7.68
కాకినాడ రూరల్	4923	6.59
పెద్దాపురం	3714	5.01
పిఠాపురం	5099	6.43
ప్రత్తిపాడు	5592	6.89
తుని	4725	5.91
పెదపూడి మండలం	1631	2.20
కాజులూరు మండలం	1632	2.36
తాళ్లరేవు మండలం	1740	2.19

మహిళలకు అండగా..



రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాల మహిళలను ఆదుకుంటున్నారు. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ ద్వారా మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పిస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తున్నారు.

– డి.లక్ష్మి, డ్వాక్రా సంఘం ప్రతినిధి, తూరంగి

అర్హులందరికీ వర్తింపు



గ్రామీణ ప్రాంతంలో అర్హత ఉన్న ప్రతి పొదుపు మహిళకూ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. నాలుగో విడత సున్నావడ్డీ సొమ్మును శుక్రవారం ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. డీఆర్‌డీఏ, మెప్మా పరిధిల్లోని 43,713 మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 4,65,818 మంది మహిళా సభ్యులకు నాలుగో విడత వడ్డీ మాఫీ కింద రూ. 63.52 కోట్లు నిధులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

కె శ్రీరమణి, పీడీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ

నాలుగో విడతలో లబ్ధిదారులు ఇలా..

సున్నా వడ్డీ పథకం నాలుగో విడత కింద అర్హులైన పొదుపు లబ్ధిదారుల జాబితాను అధికారులు విడుదల చేశారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మహిళల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లాలోని మహిళా సంఘాల సభ్యుల ఖాతాల్లో నేరుగా సున్నావడ్డీ సొమ్ము జమ కానుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలుపుకొని 43,713 మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 4,65,818 మంది మహిళా సభ్యులు ఉన్నారు. రుణాలు చెల్లించిన వడ్డీని నాలుగో విడతగా వీరికి రూ. 63.52 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

క్లుప్తంగా

యువకుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్



విలేకరులతో మాట్లాడుతున్న ప్రత్తిపాడు సీఐ కె.కిశోర్‌బాబు, అన్నవరం ఎస్సై వి.కిశోర్

శంఖవరం: మండలంలోని కొంతంగి గ్రామంలో యువకుడిని హత్య చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు అన్నవరం పోలీసులు తెలిపారు. ప్రత్తిపాడు సీఐ కె.కిశోర్‌బాబు అన్నవరం పోలీస్ స్టేషన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి చెందిన పగడం దుర్గాప్రసాద్‌ను ప్రియురాలు గ్రంధి దుర్గా భవాని ఈ నెల 7వ తేదీన చున్నితో ఉరి వేసి హత్య చేసింది. తల్లిదండ్రులు, సోదరుడు సహకరించి మృతదేహాన్ని దుర్గాభవాని అద్దె ఇంట్లో పడవేశారని తెలిపారు. గురువారం ఉదయం నిందితులు నలుగురు పంచాయతీ కార్యదర్శి సమక్షంలో లొంగిపోయినట్లు తెలిపారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. సమావేశంలో అన్నవరం ఎస్సై వి.కిశోర్ పాల్గొన్నారు.

ఉపాధి కూలీ దుర్మరణం



మృతుడు వీర్రాజు

పిఠాపురం: మండలంలోని విరవాడలో గురువారం ఉపాధి కూలీ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం విరవాడకు చెందిన కడాలి వీర్రాజు ఉపాధి హామీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం యథావిధిగా ఉపాధి పనులకు వెళ్లిన వీర్రాజు పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. సహచర కూలీలు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే అతను మృతి చెందాడు.

సత్యదేవుని మాడ వీధులకు మార్కింగ్

- 60 అడుగుల వెడల్పున నాలుగు వైపులా నిర్మాణం
- తిరుమల మాదిరిగా ప్లాన్
- విశ్రాంతి షెడ్డు మధ్యలో నుంచి వీధి



అన్నవరం: రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి నలుదిక్కులా విశాలమైన మాడ వీధుల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఆలయానికి నాలుగు వైపులా మాడ వీధులు వచ్చే స్థలాన్ని గుర్తించి మార్కింగ్ చేశారు. ఇటీవల వచ్చిన దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు, కమిషనర్ ఎస్.సత్యనారాయణకు ఈ మాడ వీధుల మార్కింగ్ చూపించామని దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ అజాద్ తెలిపారు. దేవస్థానం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆలయానికి నాలుగు వైపులా రథయాత్ర నిర్వహించేందుకు వీలుగా నాలుగు విశాలమైన మాడ వీధుల నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. తిరుమల వేంకటేశ్వరుని ఆలయానికి నాలుగు వైపులా మాడ వీధులున్నట్టుగానే సత్యదేవుని ఆలయానికి నలువైపులా 60 అడుగుల వెడల్పున మాడ వీధుల నిర్మాణానికి ప్లాన్ రూపొందించారు. దీంతో ఇరుకుగా ఉన్న ఆలయ ప్రాంగణం మరింత విశాలం కానుంది.



అన్నవరం దేవస్థానం

నిర్మాణం ఇలా..

- సత్యదేవుని ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులు 60 అడుగుల వెడల్పున, ఈశాన్యం, తూర్పు ఎక్కువగా ఉండేలా నిర్మించనున్నారు. ఈ మేరకు మార్కింగ్ చేశారు.
- తూర్పు నుంచి దక్షిణం, పడమరకు: ఈఓ కార్యాలయం ఎదురుగా గల పార్కింగ్ స్థలం నుంచి సర్క్యులర్ మంటపం మీదుగా విశ్రాంతి షెడ్డు మధ్యలో నుంచి రామాలయం తాకుతూ ప్రసాద తయారీ భవనం పక్క నుంచి 30 వీఐపీ సత్రం రోడ్డుకు

పడమర నుంచి ఉత్తరానికి: 30 వీఐపీ సత్రం నుంచి కేశఖండనశాల దిగువన గల ఘాట్‌రోడ్డు వరకు

> **ఇది ప్రాథమిక అంచనా మాత్రమే**
>
> మాడ వీధులకు మార్కింగ్ అంచనా కోసం మాత్రమే. దీనిని ఇంకా విపులంగా అందరితో చర్చించి ఫైనల్ చేస్తాం. సాధ్యమైనంత వరకూ నిర్మాణాలు ఏమీ పోకుండా చూస్తాం.
>
> – చంద్రశేఖర్ అజాద్, ఈఓ, రత్నగిరి దేవస్థానం

ఉత్తరం నుంచి తూర్పునకు

- ఘాట్ రోడ్డు మీదుగా ఆయుష్యహోమ మంటపం దిగువ నుంచి ఈఓ కార్యాలయం ముందు గల పార్కింగ్ స్థలం వరకు
- ఈ నాలుగు మాడ వీధులకు మార్కింగ్ ఇచ్చారు.



సత్యదేవుని ఆలయానికి నాలుగు వైపులా రానున్న మాడ వీధుల ప్లాన్



విశ్రాంతి షెడ్డు మధ్యలో నుంచి మాడ వీధికి మార్కింగ్

రామాలయం ఫ్లోరింగ్‌కు సమానంగా ఈ వీధులు నిర్మిస్తారు. 30 వీఐపీ వద్ద 33 అడుగులు లోతుకు తవ్వుతారు. కేశఖండన శాల దిగువన ఘాట్‌రోడ్డును 30 అడుగులు ఎత్తు చేస్తారు. ఈ రోడ్లకు మధ్య స్థలాన్ని కూడా ఎత్తు చేస్తారు. విశాలమైన రథం ఈ రోడ్డు ద్వారా తిరిగేలా, సుమారు పది వేల మంది భక్తులు ప్రదక్షిణ చేసేలా వీధులు నిర్మిస్తారు.

ఎమ్మెల్సీగా కర్రి పద్మశ్రీ



కాకినాడ: గవర్నర్ ఆమోదంతో శాసనమండలి సభ్యురాలిగా కర్రి పద్మశ్రీని ఖరారు చేస్తూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ కోటాలో ఆమెను ఈ పదవికి ఎంపిక చేశారు. ఆరేళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న చడిపిరాళ్ల శివనాథ్‌రెడ్డి, ఎన్ఎండి ఫరూఖ్ పదవీకాలం జూలై 20తో పూర్తికావడంతో కొత్త ఎమ్మెల్సీలను ప్రభుత్వం సిఫార్సు చేసింది. వాడబలిజ మత్స్యకార వర్గానికి చెందిన కర్రి పద్మశ్రీని ఎమ్మెల్సీగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడడంతో స్థానికంగా ఆమెను పలువురు నాయకులు, కార్యకర్తలు, వాడబలిజ మత్స్యకార ప్రతినిధులు అభినందించారు. ఆమెను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కౌడ చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి అభినందించారు.

సాంస్కృతిక పరిరక్షణకు నృత్య ప్రదర్శనలు

- నేటి నుంచి సంపూర్ణ భారత యాత్ర
- 22 రాష్ట్రాలలో పురాతన దేవాలయాలలో కూచిపూడి నృత్యాభినయం
- 63 రోజుల పాటు నిర్విరామ ప్రదర్శన
- శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వాహకుడు డాక్టర్ జీబీ నారాయణ

సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సనాతన ధర్మం, సాంస్కృతిక సంపద పరిరక్షణ కోసం దేశంలోని పురాతన దేవాలయాలలో నృత్యాభినయం నిర్వహిస్తామని శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వాహకుడు డాక్టర్ జీబీ నారాయణ అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని సంస్థ కార్యాలయంలో యాత్రకి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడతూ శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం, శ్రీరాధాకృష్ణ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం ఈ యాత్రను అయినవిల్లిలో ప్రారంభిస్తామన్నారు. అక్టోబర్ 12వరకు 63రోజులపాటు 22 రాష్ట్రాల మీదుగా యాత్ర కొనసాగుతుందన్నారు.



పోస్టర్ ఆవిష్కరిస్తున్న జీబీ నారాయణ తదితరులు

వివిధ రాష్ట్రాల్లోని ఆలయాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ 17 వేల కిలోమీటర్ల పొడవునా యాత్ర ఉంటుందన్నారు. మరుగున పడుతున్న కూచిపూడి నాట్యానికి నూతన ఉత్తేజం తీసుకుని రావడానికి ఈ యాత్ర చేస్తున్నామన్నారు. ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల మీదుగా యాత్ర ఉంటుందన్నారు. ఆయా రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులకు ముందుగా వర్తమానం పంపించి ప్రదర్శనలు ఇస్తామని తెలిపారు. మినీ బస్సులో తామంతా వెళుతున్నామని, అలాగే ఏ రాష్ట్రం రావాలని ఆసక్తి ఉంటె నేరుగా పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు అక్కడకు వచ్చి ప్రదర్శనలు ఇస్తారని డాక్టర్ నారాయణ చెప్పారు. శృంగేరి, కంచి తదితర పీఠాధిపతులు, స్వామీజీల ఆశీస్సులు యాత్రకు ఉన్నాయని ఆయన తెలిపారు. నర్మద, భారత్ యాత్ర టీమ్ లీడర్ జి.లక్ష్మీ దీపిక, శృతి పాల్గొన్నారు.

ఓపీఎస్ అమలు చేయాలని రైల్వే ఉద్యోగుల ధర్నా

సామర్లకోట: కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే ఉద్యోగులు, కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. స్థానిక సెక్షన్ ఇంజినీరు కార్యాలయం వద్ద ఈ ధర్నా నిర్వహించారు. కొత్త పెన్షన్ విధానం వలన ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తరువాత భరోసా లేకుండా పోతోందని స్థానిక బ్రాంచి కార్యదర్శి ఎం.రమేష్ అన్నారు. ప్రస్తుత బేసిక్ పే మీద బోనసు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి తమ డిమాండ్‌లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్లు రామసుబ్బారావు, మోహన్‌రావు, బ్రాంచి చైర్మన్ టి.ఈశ్వరరావు, వర్కింగ్ చైర్మన్ రామకృష్ణ, వైస్ చైర్మన్‌లు పి. త్రినాథ్, గోపాలరెడ్డి, సహాయ కార్యదర్శులు సత్యనారాయణ, విశ్వప్రసాద్, బ్రాంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, రైల్వే ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.



సామర్లకోటలో ధర్నా నిర్వహించిన రైల్వే ఉద్యోగులు

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.2.28 కోట్లు



సత్యదేవుని హుండీ ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది

- 50 రోజులకు రికార్డు స్థాయి ఆదాయం
- ఆషాఢం, అధిక శ్రావణ మాసాలలో భక్తులు తగ్గినా గణనీయంగా రాబడి
- సరాసరిన రోజుకు రూ.4.56 లక్షలు

అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 50 రోజులకు గాను రికార్డు స్థాయిలో రూ.2,28,40,146 ఆదాయం సమకూరింది. దేవస్థానంలో హుండీలను గురువారం తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించినట్లు దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ అజాద్ తెలిపారు. దీంతోబాటు బంగారం 181 గ్రాములు, వెండి 290 గ్రాములు వచ్చినట్లు వివరించారు. ఆదాయంలో నగదు 2,19,96,456, చిల్లర నాణేలు 8,43,690 లభించినట్లు తెలిపారు. విదేశీ కరెన్సీ కూడా పెద్ద మొత్తంలో లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిరామ్స్ 20, కెనడా డాలర్లు పది, అమెరికా డాలర్లు 1,525, ఇంగ్లాండ్ పౌండ్లు 20, కువైట్ దీనార్లు 21.5, బ్రెజిల్ రియల్స్ వంద, బెహరిన్ దీనార్లు రెండు, ఒమెన్ రియల్స్ రెండు, శ్రీలంక రూపాయలు 5,620, ఖతార్ రియల్స్ 14, యూరోలు 150, సింగపూర్ డాలర్లు ఏడు లభించాయి.

దేవస్థానం ఏసీ రమేష్ బాబు, జిల్లా దేవదాయశాఖ అధికారి పి.నారాయణమూర్తి, ఎంఎం వీరభద్రరావు, దేవస్థానం సిబ్బంది, పురోహితులు, నాయీ బ్రాహ్మణులు, స్వచ్ఛంద సేవల సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.

శ్రావణంలో ఆదాయం పెరుగుతుందని అంచనా

ఈసారి హుండీ ఆదాయం జ్యేష్ఠమాసం 30 రోజులు, అధిక శ్రావణం 20 రోజులు మొత్తం 50 రోజుల ఆదాయం. ఈ రెండు కూడా శుభ కార్యాలు జరగని మాసాలు. దాంతో సత్యదేవుని ఆలయానికి దశమి, ఏకాదశి, శని, ఆదివారాలు మినహా మిగిలిన రోజుల్లో పెద్దగా భక్తులు రాలేదు. అయినప్పటికీ హుండీ ఆదాయంలో పెద్దగా తగ్గుదల కనిపించలేదు. సరాసరిన రోజుకు రూ. 4.56 లక్షలు చొప్పున ఆదాయం సమకూరింది. ఈ నెల 17వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుండడంతో స్వామివారి సన్నిధిన పెద్ద సంఖ్యలో వివాహాది శుభకార్యాలు జరగనున్నాయి. సత్యదేవుని దర్శించేందుకు వేలసంఖ్యలో భక్తులు విచ్చేయనున్నారు. దీంతో స్వామివారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

నేడు, రేపు మహా జాబ్‌మేళా

కొత్తపేట: రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల (అటానమస్)లో ఈ నెల 11, 12 తేదీల్లో మహా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు స్థానిక వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేపీ రాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు నిర్వహించే ఈ జాబ్‌మేళాకు 500 కంపెనీలు వస్తుండగా సుమారు 30 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా పరిధిలోని 4 నోడల్ రిసోర్స్ సెంటర్ల (ఎన్ఆర్‌సీ) కళాశాలల పరిధిలోని 40 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2022–23 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులకు ఈ జాబ్ మేళాలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల, తాడేపల్లిగూడెం ప్రభుత్వ కళాశాల పరిధిలోని 20 కళాశాలల విద్యార్థులకు, శనివారం కాకినాడ పీఆర్ కళాశాల, తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిధిలోని 20 కళాశాలల విద్యార్థులకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మహా జాబ్‌మేళాకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఐడీ కార్డు, యూనిఫామ్, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, రెజ్యూమ్, ఆధార్‌కార్డుతో పాటు అకడమిక్ సర్టిఫికెట్స్ 3 సెట్లు జిరాక్స్ కాపీలతో తీసుకురావాలని సూచించారు. ఈ జాబ్‌మేళాకు వెళ్లే అభ్యర్థులకు రవాణా, భోజన సదుపాయాలు కళాశాల తరఫున కల్పిస్తున్నామని తెలిపారు. కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి శనివారం 127 మంది విద్యార్థులను రెండు బస్సుల్లో రాజమహేంద్రవరంలో జరిగే జాబ్‌మేళాకు తీసుకువెళ్తున్నట్టు ప్రిన్సిపాల్ కేపీ రాజు తెలిపారు.

వివాహిత, యువకుడు ఆత్మహత్యాయత్నం

- జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆమె మృతి
- అతడి పరిస్థితి అత్యంత విషమం

కాకినాడ రూరల్/కాకినాడ క్రైం: స్థానిక సూర్యారావుపేట బీచ్‌లో గురువారం ఉదయం 11 గంటల సమయంలో గడ్డి మందుతాగి వివాహిత, యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్నవారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. ప్రత్తిపాడు మండలం పోతులూరుకు చెందిన 21 ఏళ్ల ముప్పల అరుణ్‌కుమార్, అదే గ్రామానికి చెందిన వివాహిత 27 ఏళ్ల వల్లు శ్రీలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ధర్మవరానికి చెందిన శ్రీలక్ష్మికి ఐదేళ్ల క్రితం పోతులూరుకు చెందిన వ్యక్తితో వివాహం అయ్యింది. అత్తింటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ముప్పల అరుణ్‌కుమార్ ఐటీఐ చదివి హైదరాబాద్‌లో ప్రైవేటుగా పని చేస్తున్నాడు. గత మంగళవారం ఇంటి నుంచి శ్రీలక్ష్మి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రత్తిపాడు పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.




జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న శ్రీదేవి, అరుణ్‌కుమార్

అరుణ్‌కుమార్ కూడా ఆ రోజే హైదరాబాద్ వెళ్తున్నట్టు చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించలేదు. ఇద్దరూ విజయవాడ, పరిసర ప్రాంతాల్లో తిరిగి గురువారం కాకినాడకు చేరుకుని బీచ్‌లో ముళ్లపొదల వద్ద అధికంగా గడ్డిమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శ్రీదేవి రాత్రి మృతి చెందింది. అరుణ్‌కుమార్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పొరుగున ఉండే వారిద్దరూ అక్కాతమ్ముడంటూ పిలుచుకునేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఎస్సై నాగార్జునరాజు తెలిపారు.

